క్లుప్తంగా

దివ్యాంగుడికి ఆర్థిక సాయం



ఆర్థిక సాయం అందిస్తున్న మునిరంగ

కొత్తపల్లి: అంగవైకల్యంతో కుటుంబ పోషణకు ఇబ్బంది పడుతున్న ఓ వికలాంగుడికి ట్రైసైకిల్ కోనుగోలు నిమిత్తం శాప్ చైర్మన్, వైఎస్సార్‌సీపీ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు బైరెడ్డి సిద్ధార్థరెడ్డి ట్రైసైకిల్ కోనుగోలు నిమిత్తం రూ.15000 ఆర్థిక సాయం అందించారు. ఈ మేరకు నగదును సోమవారం మండలంలోని బట్టువారిపల్లె గ్రామ వైఎస్సార్‌సీపీ నాయకుడు మునిరంగ అందించాడు. ఆయన మాట్లాడుతూ గ్రామానికి చెందిన కురుమూర్తి పోలీయోవల్ల వచ్చిన అంగవైకల్యంతో బాధపడుతున్నాడు. ఈయనకు నలుగురు కుమార్తెలు ఉన్నారన్నారు. విషయం తెలుసుకున్న శాప్‌చైర్మన్ ఆర్థిక సాయం చేశారన్నారు.

ప్రశాంతంగా పోస్టల్ బ్యాలెట్ పోలింగ్



ఓటు కోసం క్యూలో ఉద్యోగులు

నందికొట్కూరు: పట్టణంలోని జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో జరిగిన పోస్టల్ బ్యాలెట్ పోలింగ్ సోమవారం ప్రశాంతంగా జరిగింది. మొత్తం ఓట్లు 2,360 మంది ఉద్యోగులు ఉండగా 816 మంది తమ ఓటు హక్కును వినియోగించుకునట్లు ఆర్‌ఓ దాసు తెలిపారు. మంగళవారం కూడా ఓటింగ్ కొనసాగుతుందన్నారు.

జగనన్న, శిల్పన్న కోసం మేమంతా సిద్ధం



బైర్లూటీలో ప్రజలకు మేనిఫెస్టో కరపత్రాలను పంచుతున్న నాయకులు

ఆత్మకూరు: ఎన్నికల్లో శ్రీశైలం వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి శిల్పా చక్రపాణిరెడ్డి, ఎంపీ పోచా బ్రహ్మానందరెడ్డిల ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించుకుంటామని బైర్లూటీ గ్రామ ప్రజలు అన్నారు. సోమవారం మండలంలోని బైర్లూటీ గ్రామంలో సర్పంచ్ గురువమ్మ, అంకమ్మ, వార్డు మెంబర్ గొలుసమ్మ ఆధ్వర్యంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. సీఎం జగన్, ఎమ్మెల్యే శిల్పా చక్రపాణిరెడ్డి సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తున్నారని, మా మద్దతు వారికేనని చెప్పారు. కార్యక్రమంలో నాయకులు వెంకటమ్మ, ఈదమ్మ, కోమటమ్మ, మల్లయ్య, ఈదన్న, చిన్నవెంటకేశ్వర్లు, శ్రీనివాసులు, గురవయ్య, నాగులూటి దుర్గమ్మ, వైఎస్సార్‌సీపీ నాయకులు శివశంకర్‌నాయక్, దశరథ నాయక్, వెంకటేశ్వర్లు నాయక్ పాల్గొన్నారు.

కరివేనలో ముమ్మరంగా ఎన్నికల ప్రచారం

మండలంలోని కరివేణ గ్రామంలో వైఎస్సార్‌సీపీ నాయకులు ముమ్మరంగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఎమ్మెల్యే అభ్యర్థి శిల్పా చక్రపాణిరెడ్డికి, ఎంపీ అభ్యర్థి పోచా బ్రహ్మానందరెడ్డిల ఫ్యాన్ గుర్తుకు ఓటు వేయాలని ఓటర్లను కోరారు. కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ నాయకులు సురేష్, గ్రామ సర్పంచ్ మాణిక్యమ్మ, ఎంపీపీ తిరుపాలమ్మ, మహేష్, వెంకటేశ్వర్లు, నాగిరెడ్డి, రవీంద్ర, దావీదు, జయరాజు, కామయ్య తదితరులు పాల్గొన్నారు.

మహానందీశ్వరుడికి పల్లకీసేవ



మహానందిలో పల్లకీసేవ

మహానంది: మహానంది క్షేత్రంలో కొలువైన శ్రీ కామేశ్వరీదేవి సహిత మహానందీశ్వరస్వామి వార్లకు సోమవారం పల్లకీసేవ వైభవంగా జరిగింది. ఈఓ కాపు చంద్రశేఖర్‌రెడ్డి ఆధ్వర్యంలో వేదపండితులు బ్రహ్మశ్రీ చెండూరి రవిశంకర అవధాని, ప్రధాన అర్చకులు మామిళ్లపల్లి అర్జునశర్మల ఆధ్వర్యంలో విశేష పూజలు నిర్వహించారు. హారతుల అనంతరం ఆలయ ప్రాకారాల్లో ఉత్సవం కనుల పండువగా జరిగింది. పూజా కార్యక్రమాల్లో ఆలయ టెంపుల్ ఇన్‌స్పెక్టర్ శశిధర్‌రెడ్డి, అర్చకులు, సిబ్బంది పాల్గొన్నారు.

ఆకతాయికి జైలు శిక్ష

నంద్యాల(వ్యవసాయం): మహిళల పట్ల అసభ్యకరంగా ప్రవర్తిస్తున్న ఆకతాయికి సోమవారం సెకండ్ క్లాస్ మెజిస్ట్రేట్ రామిరెడ్డిగారి రాంభూపాల్‌రెడ్డి జైలు శిక్షను ఖరారు చేసినట్లు పోలీసులు తెలిపారు. బైటిపేటకు చెందిన మనోహర్ మహిళల పట్ల అసభ్యకరంగా ప్రవర్తిస్తూ వేధించాడు. వన్‌టౌన్ పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేసి కోర్టులో హాజరు పరచగా జడ్జి నాలుగు రోజుల పాటు జైలు శిక్ష విధించారు.

మాట ఇచ్చాడంటే కచ్చితంగా నెరవేరుస్తాడు

- హామీలు అమలు చేసిన ఏకైక సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి
- ఓట్లు అడిగే మొహం లేకే బీజేపీ, జనసేనతో చంద్రబాబు పొత్తు
- అధికారం కోసం అమలుకు సాధ్యం కాని హామీలు
- రాష్ట్ర శాప్ చైర్మన్ బైరెడ్డి సిద్ధార్థరెడ్డి, వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి దారా సుధీర్



తర్తూరు గ్రామంలో ర్యాలీ నిర్వహిస్తున్న వైఎస్సార్‌సీపీ అభ్యర్థి దారా సుధీర్

జూపాడుబంగ్లా: మాట ఇచ్చాడంటే ఎన్నికష్టాలొచ్చినా, అడ్డంకులెదురైనా నెరవేర్చే ఏకైక సీఎం జగన్‌మోహన్‌రెడ్డి అని రాష్ట్ర శాప్ చైర్మన్ బైరెడ్డి సిద్ధార్థరెడ్డి, ఎమ్మెల్యే అభ్యర్థి దారా సుధీర్ అన్నారు. సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా సోమవారం తర్తూరు, భాస్కరాపురం, తంగడంచ, తాటిపాడు, జూపాడుబంగ్లా, మండ్లెం గ్రామాల్లో మాజీ ఎమ్మెల్యే లబ్బివెంకటస్వామి, వైఎస్సార్‌సీపీ నాయకుడు చంద్రమౌళితో కలసి ప్రచారం నిర్వహించారు. తర్తూరు గ్రామంలో శ్రీలక్ష్మీరంగనాథస్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆయా గ్రామాల్లో నిర్వహించిన బహిరంగసభల్లో బైరెడ్డి సిద్ధార్థరెడ్డి మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి అనేక సంక్షేమ పథకాలు అమలుచేసి బడుగు, బలహీనవర్గాల ప్రజలను, రైతులను, మహిళలను అభివృద్ధిబాటలో నడిపిస్తుంటే కడుపుమంటతో రాష్ట్రం అప్పులపాలైందని చంద్రబాబు గగ్గొలుపెట్టాడన్నారు. ఇప్పుడు జగన్ ఒకటిస్తానంటే చంద్రబాబు రెండిస్తానంటూ మేనిఫెస్టోలో పేర్కొంటున్నాడని.. ఇచ్చిన హామీలను ఆయన ఆస్తులు అమ్మి అమలుచేస్తాడా? లేక రాష్ట్రాన్ని అమ్మి హామీలు నెరవేర్చుతాడో వెల్లడించాలన్నారు. అధికారం కోసం అమలుకు సాధ్యం కాని తప్పుడు హామీలిస్తూ ప్రజలను మరోమారు మోసగించేందుకు చంద్రబాబు కుయుక్తులు పన్నుతున్నాడని ఎద్దేవాచేశారు. ఆయన కుట్రలను, కుయుక్తులను ప్రజలునమ్మేస్థితిలో లేరన్నారు. ఈనెల 13న జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుపై రెండు ఓట్లువేసి ఎంపీ అభ్యర్థి పోచా బ్రహ్మానందరెడ్డి, ఎమ్మెల్యే అభ్యర్థి దారా సుధీర్‌ను గెలిపించాలని కోరారు.

జగనన్న చేసిన మేలును గుర్తించి ఆశీర్వదించండి

ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి చేసిన మేలును గుర్తించి తనను కుటుంబసభ్యుడిగా ఆశీర్వదించాలని నందికొట్కూరు ఎమ్మెల్యే అభ్యర్థి దారా సుధీర్ కోరారు. పేదలు, బడుగు బలహీనవర్గాల సీఎంగా పేరొందిన జగన్‌మోహన్‌రెడ్డిని విస్మరిస్తే అభివృద్ధిని విస్మరించినట్టేనన్నారు.

అభివృద్ధిని అడ్డుకునే వారు టీడీపీ నాయకులు

వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఐదేళ్ల పాలనలో అమలు చేసిన సంక్షేమ పథకాలు, అభివృద్ధి పనుల వల్ల ప్రజలకు మంచి జరుగుతుంటే టీడీపీ నాయకులు కడుపుమంటతో అడుగు అడుగునా అడ్డుపడ్డారని మాజీ ఎమ్మెల్యే లబ్బివెంకటస్వామి అన్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పుట్టిందే పేదలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల అభివృద్ధి, సంక్షేమం కోసమన్నారు. ఈనెల 13న జరిగే సార్వత్రిక ఎన్నికల్లో ఫ్యాను గుర్తుపై రెండు ఓట్లు వేసి ఎమ్మెల్యేగా దారా సుధీర్, ఎంపీగా పోచాబ్రహ్మానందరెడ్డిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు.

తర్తూరులో అభివృద్ధిపై చర్చకు సిద్ధమా..

తర్తూరు గ్రామంలో అభివృద్ధి జరగలేదని ఓట్లకోసం తప్పుడు కూతలు కూస్తే సహించనని, అభివృద్ధి చర్చకు టీడీపీ నాయకులు సిద్ధమా అని ఆ గ్రామ సర్పంచ్ పెద్దముంతల నాగిరెడ్డి సవాలు విసిరారు. జగనన్న పాలనలో గ్రామానికి ప్రత్యక, పరోక్షంగా సంక్షేమ పథకాల ద్వారా రూ.18కోట్ల నిధులు మంజూరయ్యాయన్నారు. ఎంపీ, జెడ్పీటీసీ, ఎంపీపీ, ఇతర రూ.3.50కోట్ల నిధులు వెచ్చించి గ్రామంలో సిమెంటు రోడ్లు, డ్రైనేజీకాల్వలు, నూతన ఓవర్‌హెడ్ ట్యాంకు నిర్మాణం, ఇంటింటికి తాగునీటి కుళాయిల తదితర పనులు చేపట్టామన్నారు. కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ జిల్లా జాయింట్ సెక్రెటరీ కోసిక తిరుమలేశ్వరరెడ్డి, జెడ్పీటీసీ పోచా జగదీశ్వరరెడ్డి, జేసీఎస్ మండల కన్వీనర్ నాగార్జునరెడ్డి, పార్టీ మండల అధ్యక్షుడు కృష్ణారెడ్డి, సొసైటీ చైర్మన్ వెంకటరమణ, వైఎస్సార్‌సీపీ నాయకులు రాధాకృష్ణారెడ్డి, నరేష్‌రెడ్డి, గుండ్రెడ్డి భాస్కర్‌రెడ్డి, వంగల శంకర్‌రెడ్డి, తరుణ్‌కుమార్‌రెడ్డి, పీఎం మహేష్, పుల్లారెడ్డి, దొడ్డాసు ధాకర్, కోట్లగోపాల్‌రెడ్డి, సూదిరెడ్డి రమేష్‌రెడ్డి, సుంకన్న, నరసింహయాదవ్ తదితరులు పాల్గొన్నారు.



ప్రజలకు అభివాదం చేస్తున్న ఎమ్మెల్యే అభ్యర్థి దారా సుధీర్, చిత్రంలో బైరెడ్డి సిద్ధార్థరెడ్డి



బండిఆత్మకూరులో మాట్లాడుతున్న ఎమ్మెల్యే శిల్పా చక్రపాణిరెడ్డి, చిత్రంలో ఎంపీ పోచా

బంగారు భవిష్యత్తు కోసం జగనన్నకు ఓటేయండి

- నాయకుడిగా కాదు.. సేవకుడిగా పనిచేస్తున్నా
- బండిఆత్మకూరు అభివృద్ధికి ఎంతో కృషి చేశా
- రూ. 1.05కోట్లతో 40 ఏళ్ల సమస్యకు పరిష్కారం
- ఎన్నికల ప్రచారంలో ఎమ్మెల్యే శిల్పా చక్రపాణిరెడ్డి, ఎంపీ పోచా

మహానంది: పేదలు, అన్ని వర్గాల వారి బంగారు భవిష్యత్తు కోసం సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి మరోసారి ఓటేయాలని, వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో పేదరికం దూరమైందని శ్రీశైలం ఎమ్మెల్యే శిల్పా చక్రపాణిరెడ్డి అన్నారు. నంద్యాల పార్లమెంటు సభ్యుడు పోచా బ్రహ్మానందరెడ్డితో కలిసి బండిఆత్మకూరు, యర్రగుంట్ల గ్రామాల్లో సోమవారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. బండిఆత్మకూరు మాజీ ఎంపీపీ దేసు వెంకటరామిరెడ్డి, ఉప సర్పంచ్ అవుటాల నాగేశ్వరరెడ్డి ఆధ్వర్యంలో ఘన స్వాగతం పలికారు. ఈ మేరకు రోడ్‌షోకు బండిఆత్మకూరు ప్రజలు వేలాది సంఖ్యలో హాజరయ్యారు. ఎమ్మెల్యే శిల్పా మాట్లాడుతూ ముఖ్యమంత్రి పీఠం కోసం చంద్రబాబు చేయని పనులు లేవని, సింహంలాగా సింగిల్‌గా వస్తున్న సీఎం జగన్‌మోహన్‌రెడ్డిని ఎదుర్కొనే ధైర్యం లేక పొత్తులు పెట్టుకుని వస్తున్నారన్నారు.

సేవ చేసేందుకే రాజకీయాల్లోకి వచ్చా

డబ్బులు సంపాదించుకునేందుకు తాను రాజకీయాల్లోకి రాలేదని, ప్రజా సేవ చేసేందుకు మాత్రమే వచ్చానని ఎమ్మెల్యే శిల్పా చక్రపాణిరెడ్డి అన్నారు. దేవుడి దయవలన ఎంతో బాగున్నానని, అక్రమంగా డబ్బులు సంపాదించాల్సిన అవసరం నాకు ఏ మాత్రం లేదన్నారు. ఓటమి భయంతో టీడీపీ అభ్యర్థి బుడ్డా రాజశేఖర్‌రెడ్డి ఏ గ్రామానికి వెళ్లినా చేసే మంచి పనులు చెప్పకుండా నన్ను దుర్మార్గంగా దూషించడమే పనిగా పెట్టుకున్నాడన్నారు.

రూ. 1.05కోట్లతో డ్రైనేజీ, సీసీ రోడ్లు

బండిఆత్మకూరులోని వీవర్స్ కాలనీ ప్రజలు 40 ఏళ్ల నుంచి డ్రైనేజీ సమస్యతో తీవ్ర ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో సీఎం జగన్‌మోహన్‌రెడ్డితో చర్చించి సీఎండీఎఫ్ నిధుల ద్వారా రూ.50లక్షలు, ఎంపీ నిధులు రూ. 55లక్షలు మొత్తం కలిపి రూ. 1.05 కోట్లతో వీవర్స్ కాలనీ నుంచి దుర్గమ్మ గుడి వరకు డ్రైనేజీ, సీసీ కాలువల నిర్మాణం చేపట్టామన్నారు.

వైఎస్సార్‌సీపీ అధికారంలోకి వస్తే స్వర్ణయుగం

వైఎస్సార్‌సీపీ పాలనలో సీఎం జగన్‌మోహన్‌రెడ్డి ఇచ్చిన హామీలు వంద శాతం నెరవేర్చారని, మరోసారి వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తే స్వర్ణయుగం పాలన వస్తుందని ఎంపీ పోచా బ్రహ్మానందరెడ్డి తెలిపారు. పొత్తులతో వస్తున్న కూటమి పార్టీల మాటలు నమ్మవద్దని ప్రజలకు హితవు పలికారు. ప్రజల కోసం 132 సార్లు బటన్ నొక్కిన సీఎం జగన్‌మోహన్‌రెడ్డి కోసం ఓటర్లు రెండు సార్లు బటన్ నొక్కి ఫ్యాన్ స్పీడ్ పెంచాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో ఎంపీపీ దేరెడ్డి చిన్న సంజీవరెడ్డి, పార్టీ మండల అధ్యక్షుడు బారెడ్డి శ్రీనివాసరెడ్డి, ఎస్పీడీసీఎల్ డైరెక్టర్ శశికళారెడ్డి, వైస్ ఎంపీపీలు రాగాల వెంకటరమణ, ముంతల మధురాణి, సింగిల్ విండో మాజీ చైర్మన్ ఇటికెల చిన్నసుబ్బారెడ్డి, మాజీ సర్పంచ్ రాజంరెడ్డి సుజాతమ్మ, సర్పంచ్ సిరిమాను సంధ్య, మండల కోఆప్షన్ మెంబర్ జమాల్‌బాషా, ఎంపీటీసీ పుల్లయ్య, వైఎస్సార్‌సీపీ యూత్ విభాగం అధ్యక్షుడు దీప్‌కాంత్‌రెడ్డి, నాయకులు మహేశ్వరరెడ్డి, శ్రీరామ్‌రెడ్డి, పుల్లారెడ్డి, సర్పంచ్ కాశ్లూరి లక్ష్మీదేవి, ఎంపీటీసీ మైఖేల్, మధుసూదన్‌రెడ్డి, న్యాయవాది సుబ్బరాయుడు, మాజీ ఎంపీటీసీ నాగేశ్వరరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

ప్రశాంత జీవనం గడపండి

మిడుతూరు: ప్రశాంత జీవనం గడపాలని నందికొట్కూరు రూరల్ సీఐ విజయ భాస్కర్ సూచించారు. స్థానిక పోలీస్ స్టేషన్ ఆవరణలో సోమవారం మండలంలోని రౌడీ షీటర్లకు కౌన్సెలింగ్ నిర్వహించారు. సీఐ మాట్లాడుతూ సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల సమయంలో గ్రామాల్లో ఎలాంటి గొడవలకు తావులేకుండా ప్రశాంతంగా ఉండేలా సహకరించాలన్నారు. నిర్భయంగా మీ ఓటును సద్వినియోగం చేసుకోవాలన్నారు.

విధుల పట్ల నిర్లక్ష్యం వద్దు

పాములపాడు: విధుల పట్ల నిర్లక్ష్యం వద్దు అని ఎంపీడీఓ సరస్వతి అన్నారు. సోమవారం మండలంలోని తుమ్మలూరు గ్రామంలో సచివాలయాన్ని పరిశీలించారు. ఆమె సచివాలయ సిబ్బందితో మాట్లాడారు. గ్రామంలో పరిస్థితులపై ఆరా తీశారు. తాగు నీటి సమస్య పై ఎప్పటికప్పుడు చర్యలు తీసుకోవాలని సూచించారు. అనంతరం గ్రామంలోని వీధుల్లో పర్యటించారు. ఆమె వెంట పంచాయతీ కార్యదర్శి పుల్లయ్య, ఉన్నారు.

జగనన్న చెప్పాడంటే.. చేస్తాడంతే



మహిళాలతో మాట్లాడుతున్న శిల్పా కార్తీక్‌రెడ్డి

వెలుగోడు: ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి ఏదైనా చెప్పాడంటే తప్పని సరిగా అమలు చేస్తాడని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కార్యదర్శి బుడ్డా శేషారెడ్డి అన్నారు. మోత్కూరు గ్రామంలో శ్రీశైలం ఎమ్మెల్యే శిల్పా చక్రపాణిరెడ్డి, నంద్యాల ఎంపీ పోచా బ్రహ్మానందరెడ్డిల విజయాన్ని కాంక్షిస్తూ బుడ్డా శేషారెడ్డి సోమవారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. జగనన్న పాలన పట్ల అన్ని వర్గాల ప్రజలు సంతోషంగా ఉన్నారన్నారు. చంద్రబాబు గతంలో 600 హామీలు ఇచ్చి ఒక్కటి కూడా అమలు చేయలేదన్నారు. ఈ విషయం ప్రజలు ఎప్పటికీ మరువరన్నారు. ఇప్పుడు 6 హామీలతో ప్రజల్లోకి వస్తున్న చంద్రబాబుకు 2019 ఎన్నికల ఫలితాలే పునరావృతమవుతాయని చెప్పారు. వైఎస్సార్‌సీపీ అభ్యర్థులకు ఓట్లు వేసి వైఎస్ జగన్‌ను మరోసారి ముఖ్యమంత్రిగా ఆశీర్వదించాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ గ్రామ నాయకులు ఎం నాగేశ్వర్‌రెడ్డి, బోగోలు సుదర్శనం, బాల పుల్లయ్య, రామసుబ్బారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

అక్కాచెల్లెమ్మల స్వావలంబనకు పెద్దపీట

అక్కాచెల్లెమ్మల ఆర్థిక స్వావలంబనకు సీఎం వైఎస్ జగన్ పెద్దపీట వేశారని శ్రీశైలం ఎమ్మెల్యే శిల్పా చక్రపాణిరెడ్డి తనయుడు శిల్పా కార్తీక్‌రెడ్డి తెలిపారు. సోమవారం పట్టణంలోని ద్వారకానగర్, గాంధీనగర్‌లో మహిళలతో శిల్పా కార్తీక్‌రెడ్డి సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. మహిళలకు తోడుగా వైఎస్సార్ ఆసరా, సున్నావడ్డీ, వైఎస్ఆర్ చేయూత, కాపునేస్తం, ఈబీసీ నేస్తం అమలు చేశారన్నారు. అక్కచెల్లెమ్మల పేరిటే ఇళ్ల పట్టాల రిజిస్ట్రేషన్‌తో పాటు అందులో పక్కా ఇళ్లు నిర్మిస్తున్నారని చెప్పారు. అక్కచెల్లెమ్మలకు న్ని పథకాలతో తోడుగా ఉన్న ప్రభుత్వాన్ని మహిళలు ఆశీర్వదించాలని కోరారు. ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ తమ రెండు ఓట్లు ఫ్యాన్ గుర్తుకు వేసి ఎమ్మెల్యేగా శిల్పా చక్రపాణిరెడ్డి, ఎంపీగా పోచా బ్రహ్మానందరెడ్డిలను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు. సమావేశంలో వైఎస్సార్‌సీపీ మండల ఇన్‌చార్జ్ గుండ్రెడ్డి రాఘవరెడ్డి, మండల కార్యదర్శి కే.రామ్మోహన్ రెడ్డి, పట్టణ అధ్యక్షుడు ఇలియాస్ ఖాన్, నసిరుల్లాఖాన్, పులి సుబ్బారెడ్డి, పులి గోవర్ధన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

శ్రీశైలంటెంపుల్: రాష్ట్రంలోని పేద ప్రజల బతుకులు మార్చిన ఘనత సీఎం వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి దేనని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర మైనార్టీ కార్యదర్శి ఎంఏ రజాక్ తెలిపారు. సోమవారం శ్రీశైలంలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. శ్రీశైలంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు ఇంటింటికి వెళ్లి ఎన్నికల్లో ఫ్యాను గుర్తుకు ఓటు వేసి ఎంపీ అభ్యర్థిగా పోచా బ్రహ్మానందరెడ్డికి, ఎమ్మెల్యేగా అభ్యర్థి శిల్పా చక్రపాణిరెడ్డిని గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ నాయకులు టీఎండీ.రఫి, ప్రభావతి, పార్వతమ్మ, లక్ష్మీదేవి, కోటమ్మ, సవమ్మ, విష్ణు, ఏడుకొండలు పాల్గొన్నారు.

శ్రీశైలంప్రాజెక్టు: సున్నిపెంట గ్రామంలో ఎమ్మెల్యే శిల్పా చక్రపాణిరెడ్డి సోదరి తిలోత్తమ ఇంటింటి ప్రచారం నిర్వహించారు. 12, 13వ బూత్ పరిధిలో నాయకులు సరస్వతి, నాని ఆధ్వర్యంలో తిలోత్తమకు శాలువాలతో సత్కరించి, ఘనంగా సన్మానించారు. అలాగే మేదరబజార్, వైజాగ్ క్యాంప్ తదితర ఏరియాలలో ఎన్నికల ప్రచారం చేపట్టారు. సున్నిపెంట గ్రామంలో తాగునీటి దాహార్తిని తీర్చిన ఎమ్మెల్యే శిల్పా చక్రపాణిరెడ్డిని మరోసారి ఆదరించాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో రాష్ట్ర సంయుక్త కార్యదర్శి పట్టి వెంకటరెడ్డి, కన్వీనర్లు చిన్న వెంకట చెన్నయ్య, రామయోగయ్య, దమయంతి, బడే, శేఖర్, బద్రునాయక్, దానియేలు తదితరులు పాల్గొన్నారు.

జగన్ సీఎం అయితేనే గిరిజనులకు మేలు

వెలుగోడు: వైఎస్ జగన్ మళ్లీ ముఖ్యమంత్రి అయితేనే గిరిజనులకు మేలు జరుగుతుందని గిరిజన ప్రజా సమాఖ్య రాష్ట్ర అధ్యక్షులు రాజు నాయక్, వైస్ ఎంపీపీ శంకర్‌నాయక్ అన్నారు. శ్రీశైలం ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డి విజయాన్ని కాంక్షిస్తూ పట్టణంలోని జమ్మినగర్ తండాలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఇంటింటికీ వెళ్లి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి అమలు చేసిన సంక్షేమ పథకాలను వివరించి ఓట్లు అభ్యర్థించారు. కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ రాష్ట్ర జాయింట్ సెక్రటరీ డి.విక్రమ సింహా నాయక్ , వైఎస్సార్‌సీపీ జోనల్ ఇన్చార్జ్ బి.శంకర్ నాయక్ , గిరిజన ప్రజా సమాఖ్య జిల్లా సెక్రటరీ రవి నాయక్, సంజీవ్ నగర్ తండా సర్పంచ్ శివ శంకర్ నాయక్, ఎంపీటీసీ వెంకటేశ్వర నాయక్ పాల్గొన్నారు.



శ్రీశైలంలో ఇంటింటి ప్రచారం నిర్వహిస్తున్న వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలు



సున్నిపెంటలో ఇంటింటి ప్రచారం నిర్వహిస్తున్న ఎమ్మెల్యే శిల్పా సోదరి తిలోత్తమ



జమ్మినగర్ తండాలో ప్రచారం నిర్వహిస్తున్న గిరిజన నేతలు

జగనన్న సంక్షేమ పాలనను కొనసాగిద్దాం



పడమర ప్రాతకోట సంతమార్కెట్ ఏరియాలో ప్రచారం నిర్వహిస్తున్న డాక్టర్ బైరెడ్డి శివారెడ్డి

పగిద్యాల: వైఎస్సార్‌సీపీ ఫ్యాన్ గుర్తుకు ఓటేసి జగనన్న సంక్షేమ పాలనను కొనసాగిద్దామని డాక్టర్ బైరెడ్డి శివారెడ్డి ఓటర్లను కోరారు. సోమవారం మండల పరిధిలోని పడమర ప్రాతకోటలో రెండవ రోజు ప్రచారం కొనసాగించారు. గ్రామంలోని ముస్లిం కాలనీ, వీరముసలాయ కట్ట వాల్మీకి కాలనీ, ఎస్సీ కాలనీ, సంతమార్కెట్ ఏరియా కాలనీలలో విస్తృతంగా ప్రచారం చేపట్టి జగనన్న సంక్షేమ పథకాలు, మేనిఫెస్టోను వివరిస్తూ కరపత్రాలు అందజేశారు. రెండు ఓట్లు ఫ్యాన్ గుర్తుపై వేసి ఎమ్మెల్యే అభ్యర్థి దారా సుధీర్, ఎంపీ అభ్యర్థి పోచా బ్రహ్మానందరెడ్డిలను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ మండల అధ్యక్షుడు పుల్యాల నాగిరెడ్డి, సచివాలయ మండల కన్వీనర్ రమేష్‌నాయుడు, వైస్ ఎంపీపీ బొర్రెల్లి శ్యామలమ్మ, కో ఆప్షన్ సభ్యులు అస్లాం బాషా, నాయకులు అంబటి శివశంకర్‌రెడ్డి, పుల్లారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

నందికొట్కూరు రూరల్ : మండల పరిధిలోని కొణిదేల గ్రామంలో వైఎస్సార్‌సీపీ నాయకులు ప్రతాప్‌రెడ్డి ఆధ్వర్యంలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ నాయకులు శ్రీకాంత్‌రెడ్డి, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

పాములపాడు: మండలంలోని తుమ్మలూరు, క్రిష్ణారావుపేట గ్రామాల్లో వైఎస్సార్‌సీపీ మండలాధ్యక్షుడు రామలింగేశ్వరరెడ్డి ఇంటింటికి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. కార్యక్రమంలో సర్పంచు వరప్రసాద్, నాయకులు వెంకటేశ్వరరెడ్డి కార్యకర్తలు పాల్గొన్నారు.

వాడాల గ్రామంలో వైఎస్సార్‌సీపీ నాయకుడు ప్రతాపరెడ్డి ఇంటింటి ప్రచారం చేపట్టారు. ఈవీఎంలను చూపిస్తూ తప్పని సరిగా ఫ్యాన్ గుర్తుల పై ఓటు వేయాలని ఓటర్లను కోరారు. కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ నాయకులు నాగిరెడ్డి, మల్లయ్య, చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు.



కొణిదేలలో ఇంటింటి ప్రచారం చేస్తున్న వైఎస్సార్‌సీపీ నాయకులు



సీఎస్ఐ పాలెంలో ఇంటింటికీ ఎన్నికల ప్రచారం చేస్తున్న మున్సిపల్ చైర్మన్ దాసి సుధాకర్‌రెడ్డి

మిడుతూరు: మండలంలోని కలమందలపాడు గ్రామంలో జెడ్పీటీసీ సభ్యుడు పర్వత యుగంధర్ రెడ్డి ఆధ్వర్యంలో ఫ్యాను గుర్తుకు ఓటేయ్యాలని ఇంటింటి ప్రచారం నిర్వహించారు. కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ జిల్లా ప్రధానకార్యదర్శి వంగూరు జనార్ధన్‌రెడ్డి, మధుసూధన్ రెడ్డి, రఘునాథరెడ్డి, అన్వర్ బాషా, శేఖర్ రెడ్డి, మహబూబ్ బాష, పాల్గొన్నారు.

సీఎం వైఎస్ జగనన్న పాలన దేశానికే ఆదర్శం

నందికొట్కూరు: రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పాలన దేశానికే ఆదర్శమని మున్సిపల్ చైర్మన్ దాసి సుధాకర్‌రెడ్డి అన్నారు. సోమవారం పట్టణంలోని 15, 19, 29 వార్డుల్లో ఇంటింటికి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ప్రచారంలో రాష్ట్ర ఉర్దూ డైరెక్టర్ అబ్దుల్ షకూర్, కౌన్సిలర్లు కృష్ణవేణి, చిన్నరాజు, వైఎస్సార్‌సీపీ నాయకులు బ్రహ్మయ్య, వెంకటస్వామి, మధు, డాక్టర్ రఫి, వెంకటరెడ్డి, ఉపేంద్రారెడ్డి, గోవిందరెడ్డి, రామకృష్ణ, శాలు, సతీష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

జగనన్నతోనే ఎస్సీల అభ్యున్నతి

కొత్తపల్లి: రాష్ట్రంలోని ఎస్సీల అభ్యున్నతి కేవలం జగనన్నతోనే సాధ్యం అవుతుందని ఎస్సీ ఎస్టీ విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ సభ్యులు దిలీప్ రాజు అన్నారు. సోమవారం మండలంలోని ఎర్రమఠం, ముసలిమడుగు, చిన్నగుమ్మడాపురం, సింగరాజు పల్లె, శివపురం , ఎదురుపాడు, కొక్కెరంచ, కొత్తపల్లి గ్రామాలలో విస్తృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రవ్యాప్తంగా గతంతో పోల్చుకుంటే ఎస్సీలు వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో, ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పాలనలో ఎంతో సంతోషంగా ఉన్నారన్నారు. ఈనెల 13న జరగబోయే సార్వత్రిక ఎన్నికలలో ఎస్సీలందరూ ఫ్యాన్‌గుర్తుపై ఓటువేసి శాప్‌చైర్మన్ బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి బలపరిచిన నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి దారా సుధీర్, ఎంపీగా పోచా బ్రహ్మానందరెడ్డిలను అఖండ మెజార్టీతో గెలిపించాలని కోరారు.గుమ్మాపురం సర్పంచు నక్క.విజయ్‌కుమార్, ఎస్సీ సెల్ నందికొట్కూరు అధ్యక్షులు చరణ్, దళిత సీనియర్ నాయకులు వెంకటేష్, ఏసన్న పాల్గొన్నారు.



తుమ్మలూరులో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్న రామలింగేశ్వరరెడ్డి



వాడాల గ్రామంలో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్న వైఎస్సార్‌సీపీ నాయకులు



చిన్నగుమ్మడాపురంలో ప్రచారం నిర్వహిస్తున్న దృశ్యం



మాసపేటలో ఇంటింటి ప్రచారం చేస్తున్న జెడ్పీటీసీ పర్వత యుగంధర్ రెడ్డి

అఖండ మెజార్టీతో శిల్పాను గెలిపించుకుందాం



సమావేశంలో మాట్లాడుతున్న శిల్పా భువనేశ్వర్‌రెడ్డి ,



ఎం.ఎ.రషీద్ ఆధ్వర్యంలో ఎన్నికల ప్రచారం

ఆత్మకూరు: పట్టణంలో 67వ బూత్ ఇన్‌చార్జి, మాజీ కౌన్సిలర్ లాలు, మాజీ టౌన్ ప్రెసిడెంట్ వరాల మాలిక్ ప్రతి ఇంటింటికి తిరుగుతూ సీఎం జగనన్న విడుదల చేసిన మేనిఫెస్టోను ప్రజలకు తెలియజేసి సంక్షేమ పథకాల గురించి వివరించారు. నాయకులు జెండా రచ్చా యూత్ శేషురామ్‌సింగ్, , కార్యకర్తలు, నాయకులు, పెద్ద ఎత్తున పాల్గొన్నారు. 13వ వార్డులో 69వ బూత్ పరిధిలో మున్సిపల్ కో ఆప్షన్ సభ్యులు ఎం.ఎ.రషీద్ ఆధ్వర్యంలో అబ్జర్వర్ ప్రశాంత్‌రెడ్డి ఎన్నికల ప్రచారం చేపట్టారు. ఎమ్మెల్యే శిల్పా చక్రపాణిరెడ్డి, ఎంపీ అభ్యర్థి పోచా బ్రహ్మానందరెడ్డిల ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో నాయకులు మోమిన్, మునీర్‌బాషా, మోమిన్ వహీద్, ఖుద్దూస్, ఇదయతుల్లా పాల్గొన్నారు.

శిల్పా భువనేశ్వర్‌రెడ్డి ఆధ్వర్యంలో....

ఆత్మకూరు పట్టణంలోని పలు వార్డుల్లో సోమవారం వైఎస్సార్‌సీపీ నాయకులు శిల్పా భువనేశ్వర్‌రెడ్డి మహిళలతో కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈనెల 13వ తేదీన జరిగే సార్వత్రిక ఎన్నికల్లో ఎమ్మెల్యే శిల్పా చక్రపాణిరెడ్డికి, ఎంపీ పోచా బ్రహ్మానందరెడ్డిల ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని ఓటర్లను కోరారు.

వైఎస్సార్‌సీపీలోకి భారీగా చేరికలు



టీడీపీ నాయకుడు జబీవుల్లాను పార్టీలోకి ఆహ్వానిస్తున్న శిల్పా కార్తీక్‌రెడ్డి

ఆత్మకూరు: ఆత్మకూరు పట్టణంలోని ఇందిరానగర్‌లోని 16వ వార్డులో కౌన్సిలర్ విజయ్‌చౌదరి, మున్సిపల్ వైస్ చైర్మన్ రాజగోపాల్ ఆధ్వర్యంలో 16వ వార్డు టీడీపీకి చెందిన 20 జంగాల కుటుంబాలు ఆ పార్టీని వీడి సోమవారం శిల్పా కార్తీక్‌రెడ్డి సమక్షంలో వైఎస్సార్‌సీపీలో చేరారు. అలాగే పట్టణంలోని వైఎస్సార్‌సీపీ కార్యాలయంలో పట్టణ నాయకులు మోమిన్‌ముస్తఫా ఆధ్వర్యంలో సోమవారం 5వ వార్డు టీడీపీకి చెందిన యం.జబీవుల్లా టీడీపీని వీడి వైఎస్సార్‌సీపీలో చేరారు. ఆయనకు పార్టీ కండువాలు వేసి శిల్పా కార్తీక్‌రెడ్డి సాదరంగా ఆహ్వానించారు.



శిల్పా కార్తీక్‌రెడ్డికి బొకే అందజేస్తున్న బుడగ జంగాల కుటుంబాలు, స్థానిక నాయకులు